

ఇక స్మార్ట్‌గా జహీరాబాద్

జహీరాబాద్ పట్టణ ప్రాంతానికి మహర్దశ రానుంది. కేంద్రం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో భారీగా విస్తరించనుంది.

వివరాలు 8లో ▸



కాదేది కల్తీకి అనర్హం!

నిత్యావసర వస్తువుల్లో అనవసర పదార్థాలు కలిపి కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

వివరాలు 9లో ▸

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక

సంగారెడ్డి జోన్: ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బి.వెంకటయ్య శుక్రవారం జిల్లా కేంద్రానికి రానున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10:30 గంటలకు నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అన్ పీసీ ఆర్, పీఓ యాక్ట్ సమావేశంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.

న్యూస్‌రీల్

దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జోన్: స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో గ్రామీణ మహిళలకు శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మగ్గం వర్క్‌లో నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలు అర్హులని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సీ మెమో జిరాక్స్ తోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు, 4 ఫొటోలతో సెప్టెంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 97044 46956, 94901 29839 నంబర్లలో సంప్రదించాలన్నారు.

వైభవంగా ఆరుద్ర నక్షత్ర పూజలు



స్వామివారికి పూజలు

సంగారెడ్డి టౌన్ : స్థానిక పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను గురువారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు శివ, నాగరాజు ఆధ్వర్యంలో శివలింగానికి ఫలాభిషేకం, రుద్రాభిషేకం, భస్మాభిషేకం జరిపించారు. అనంతరం హోమం చేసి ఫలంతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇంద్రేశంలో కూల్చివేతలు



నిర్మాణాలను కూల్చుతున్న సిబ్బంది

పటాన్‌చెరు టౌన్: మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం కొనసాగాయి. పీఎస్ఆర్ టౌన్‌షిప్‌లో పంచాయతీ ఇచ్చిన అనుమతులకు మించి రెండు భవనాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి సుభాష్ తెలిపారు.

డెంగీకి భయపడాల్సిన అవసరం లేదు : అజయ్‌కుమార్



పేషంట్ కేస్ షీట్‌ను పరిశీలిస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్

పటాన్‌చెరు టౌన్: డెంగీ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ సూచించారు. గురువారం పటాన్‌చెరు ప్రాంతీయ ఆస్పత్రిని, గ్రామీణ వైద్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీ కేసులు ఒక్కటి రెండు వస్తున్నా.. పెద్దగా ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదన్నారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ పాల్గొన్నారు.

సీఐటీయూతోనే సమస్యల పరిష్కారం : మల్లికార్జున్



మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్

పటాన్‌చెరు టౌన్: సీఐటీయూతోనే కార్మికులకు రక్షణ ఉంటుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. గురువారం మండల పరిధి ఇస్నాపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన తోషిబా కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలు అమలు, సమస్యలు పరిష్కరించడం సీఐటీయూకే సాధ్యమన్నారు. సెప్టెంబర్ 11న తోషిబా పరిశ్రమలో ఎన్నికల్లో చుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, పాండురంగారెడ్డి, అనంతరావు, శాంతారావు, శ్రీనివాసరెడ్డి, తిరుపతి, శ్రీధర్, శ్రీనివాస్, బంగారు రాజు, లోకేష్, వెంకటేశ్వర రావు, యుగేందర్ పాల్గొన్నారు.

వానొచ్చెనంటే.. వరదొస్తది



సంగారెడ్డి పట్టణంలో రోడ్డుపై పారుతున్న వరద

సంగారెడ్డి టౌన్ : పట్టణంలో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. రహదారులపై వాగును తలపించేలా వరద నీరు ప్రవహిస్తుంది. గురువారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని చౌరస్తా సమీపంలో జీన్స్ కార్నర్ వద్ద రోడ్డుపై మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ మూసుకుపోవడంతో నీరు ఎటూ పోలేని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ షురూ

ప్రారంభమైన క్రమబద్ధీకరణ ప్రక్రియ

- జోరుగా దరఖాస్తుల పరిశీలన
- వెంచర్, నాన్‌వెంచర్ స్థలాల క్రమబద్ధీకరణ
- ఏళ్లనాటి పెండింగ్ ఫైళ్లకు మోక్షం
- ప్లాట్ల కొనుగోలుదారుల హర్షం
- మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం



ఖేడ్‌లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ చేస్తున్న అధికారులు

నారాయణఖేడ్: జిల్లాలో క్రమబద్ధీకరణ ప్రక్రియలో కదలిక వచ్చింది. అనుమతి లేని ప్లాట్లు, అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్పీడందుకుంది. క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలనను అధికారులు మొదలు పెట్టారు. జిల్లాలో వ్యవసాయ భూములను కన్వర్షన్ చేయకుండా కొందరు, డీటీసీపీ లేఅవుట్‌ల అనుమతులు లేకుండా మరికొందరు నివాస స్థలాలు (ప్లాట్లు)గా మార్చారు. ఆ భూముల్లోని ప్లాట్లు క్రమబద్ధీకరణ లేక కొనుగోలుదారులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. జిల్లాలో అనుమతిలేని లేఅవుట్లలో కొన్న ప్లాట్లను క్రమబద్ధీకరణకు 2020లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) తీసుకొచ్చారు. ఇందుకోసం చార్జీలు రూ.1,000 తీసుకొని దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 44,681 దరఖాస్తులు వచ్చినా గత ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలనకు నిబంధనలు విడుదల చేసింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించింది.

కొన్నేళ్ల నుంచి పెండింగ్

కొత్త జిల్లాల విభజన అనంతరం స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించారు. ఇందులో నివాసయోగ్యమైనవే కాకుండా వ్యవసాయ భూములు, ప్రభుత్వ సీలింగ్, చెరువు శిఖం, అసైన్డ్ భూముల తోపాటు నాలాలు, గుట్టలు, గట్లను కూడా ప్లాట్లుగా మార్చేశారు. ఈ క్రమంలో నాటి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో సమస్యలతో దరఖాస్తుల పరిశీలన ముందడుగు పడలేదు. స్వయంగా వీటిపై కలెక్టర్లకు ఆదేశాలిచ్చినా దస్త్రాల కదలిక సాగలేదు. ప్రస్తుతం మరోసారి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నివాస ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో, వెంచర్ల లేఅవుట్ దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించేలా జీఓ విడుదల చేసింది.

వెబ్‌సైట్ ద్వారా వివరాలు

సరైన దస్త్రాలు లేకపోయినా వాటిని సవరించుకునేందుకు సిటిజన్ లాగిన్ ద్వారా దరఖాస్తుదారులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం నిర్ధారించిన వెబ్‌సైట్ ద్వారా సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లాలి. ప్రతీ దరఖాస్తుదారు వివరాలను తెలుసుకోవడానికి వెబ్‌సైట్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ 2020 పేరుతో ముందుకెళ్లాలి. దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారా సిటిజన్ యాప్‌లో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగా దస్త్రం స్థితిగతులు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ద్వారా అవసరమైన పత్రాలను పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయడానికి వీలు కల్పించారు.

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు

మున్సిపాలిటీ	దరఖాస్తులు
అమీన్‌పూర్	12278
ఆందోల్- జోగిపేట	303
బొల్లారం	853
నారాయణఖేడ్	3848
సదాశివపేట్	3506
సంగారెడ్డి	9935
తెల్లాపూర్	4181
జహీరాబాద్	9777
మొత్తం	44681

ప్రత్యేక బృందాలతో పరిశీలన

మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, నీటిపారుదల, వార్డు అధికారులను కేటాయించారు. పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఉంటారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం వడపోశాక, టౌన్ ప్లానింగ్, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల పరిధిలో ఉన్న ప్లాట్లు, వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లను పరిశీలిస్తారు. లేఅవుట్ ప్లాట్లకు సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ తదితర వాటిని పకడ్బందీగా పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లకు తగిన రుసుం వసూలు చేస్తారు. దీంతో మున్సిపాలిటీలకు భారీ ఆదాయం సమకూరనుంది.



తెల్లాపూర్‌లో 'హైడ్రా' డర్

చెరువులు, కుంటల ఆక్రమణలపై దృష్టి

- పరిశీలించిన అధికారులు
- ఆక్రమణదారుల గుండెల్లో మొదలైన దడ

రామచంద్రాపురం(పటాన్‌చెరు) : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, వరద కాలువలు కబ్జాలకు గురికావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పరిరక్షణకు కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే పలు చెరువు శిఖం భూములు, వరద కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని వాపోతున్నారు. గతంలో చెరువులను పరిరక్షించాలని పెద్దఎత్తున్న ఉద్యమాలు సైతం చేశారు. కానీ అధికారులు స్పందించిన పాపాన పోలేదు. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో హైడ్రా అధికారుల దూకుడు చూసి తమ ప్రాంతానికి కూడా న్యాయం చేస్తారని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్ ప్రాంతాలలో జరిగిన పలు ఆక్రమ నిర్మాణలపై ఇప్పటికే పలువురు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ కూడా మొదలైనట్లు సమాచారం. దీంతో హైడ్రా అధికారులు ఎప్పుడు ఈప్రాంతానికి వస్తారో అని అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఓ నిర్మాణం వద్దకు హైడ్రా అధికారులు వచ్చి వెళ్లినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం బీఎస్‌పీ నాయకుడు తెల్లాపూర్ చెరువులపై నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఫిర్యాదు చేశారు. చెరువుల శిఖంను, వరద కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో చిన్నపాటి వర్షాలకు ఈ ప్రాంతంలోని కాలనీలు, రోడ్లు ముంపునకు గురవుతున్నాయని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ ఆక్రమణలపై హైడ్రా అధికారులు దృష్టిసారించి వాటిని తొలగించాలని కోరుతున్నారు.

చెరువులను పరిరక్షించుకుందాం



చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తెల్లాపూర్ పరిధిలోని చెరువులు, వరద కాలువలు పూర్తిగా కబ్జా అయ్యాయి. దీనిపై ఇప్పటికే హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.

– సుంకు వినయ్ కుమార్

సైబర్ బాధితులకు సత్వర న్యాయం


బ్యాంకర్లదే కీలక పాత్ర : ఎస్పీ రూపేష్



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రూపేష్

సంగారెడ్డి జోన్: సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా బ్యాంకర్లు సహకరించాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. కోర్టు అనుమతితో సైబర్ బాధితులకు చేరవలసిన డబ్బును అకౌంట్‌లో క్రెడిట్ చేసి, అకౌంట్‌ను అన్ ఫ్రీజింగ్ చేసి అండగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతి బ్యాంకు ఆవరణలో హై రేసొల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాలకు గురైతే బాధితులు 1930, httpr//www.cybercrime.gov.in వెబ్‌సైట్ లో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంగారెడ్డి సైబర్ క్రై మ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ విజయ్ కృష్ణ పాల్గొన్నారు.

డెంగీ డేంజర్ బెల్స్



- రాష్ట్రంలో హై రిస్క్ ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి
- 160 కేసులు నమోదైనట్లు స్వయంగా ప్రకటించిన వైద్యారోగ్యశాఖ
- నమోదు కాని కేసులు మరెన్నో..
- పారిశుద్ధ్య నిర్వహణ లోపమే ప్రధాన కారణం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో హైరిస్క్ ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి టాప్ పదిలో ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 160 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో జ్వర పీడితులకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 82 వేల మందికి రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 5,372 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. ఇందులో ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 160 మంది ఈ జ్వరం బారినపడినట్లు తేలింది. వైద్యారోగ్యశాఖ గత నెల 23 నుంచి ఫీవర్ సర్వే చేస్తోంది. ఆ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరాల బారినపడిన వారి వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. డెంగీతో రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతుండటంతో ప్రాణాల మీదికి వస్తోంది.

గుర్తించని కేసులెన్నో..

వైద్యారోగ్యశాఖ గుర్తించిన డెంగీ కేసులే 160 వరకు ఉంటే.. అధికారుల దృష్టికి రాని కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఈ జ్వరంతో బాధపడుతున్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఈ కేసులు లెక్కల్లోకి రావడం లేదు. రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయి. ప్లేట్‌లెట్‌లు ఎక్కించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని చెప్పి జాయిన్ చేసుకుంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పేరుతో రూ.లక్షల్లో బిల్లులు లాగుతున్నారు. దీంతో నిరుపేదలు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎదురవుతోంది.

పారిశుద్ధ్యం గాలికి..

నివాసిత ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందడంతో డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పారిశుద్ధ్యం నిర్వహణ గాలికొదిలేశారు. గ్రామాల్లో మురికి కాల్వల్లో చెత్త తీయక పోవడంతో మురుగునీరు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అలాగే నివాసిత ప్రాంతాల చుట్టుపక్కల వర్షం నీరు రోజుల తరబడి పేరుకు పోయి డెంగీ కారక దోమలు వృద్ధి చెందుతున్నాయి. అవి కుట్టడంతో ఈ జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. నిధులు లేకపోవడంతో ఈ ప్రత్యేక అధికారులు పారిశుద్ధ్యం నిర్వహణను గాలికొదిలేశారు.

ప్రభుత్వాస్పత్రులు కిటకిట

జ్వర పీడితులతో జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇటు ప్రైవేటు ఆస్పత్రులు కూడా నిండిపోయాయి. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే ఓపీ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోజుకు 500 నుంచి వెయ్యి మంది ఓపీ నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 1,800లకు పైగా నమోదవుతోంది. ఒక్కోసారి బెడ్లు చాలక అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. దీన్నిబట్టి చూస్తే జ్వరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే జిల్లాలో పలుచోట్ల ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనూ ఓపీ నమోదు పెరిగింది.

మా రూటే సపరేటు

- జిల్లా కార్యాలయంలో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు
- అక్రమాల ఆధారంగా వసూళ్లు
- దళారులు లేకుంటే పనే జరగదు
- ఏసీబీ దాడులు చేసినా మారని తీరు

పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇటీవల ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల బాగోతం బయటపెట్టినా తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లకు సైతం ఇక్కడ పని అయిపోతుంది. ఈ అక్రమ తంతు జరగడంలో దళారులే కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమాలను ఆధారంగా అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పటాన్‌చెరులో కార్యాలయం లేకపోవడంతో..

పటాన్‌చెరు నియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదు. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల కోసం సంగారెడ్డి జిల్లా కేంద్ర కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. పటాన్‌చెరు ప్రాంతం నుంచి రోజుకు కనీసం వంద మందికి పైగా రిజిస్ట్రేషన్‌ల కోసం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తుంటారు. పటాన్‌చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. అయితే నియోజకవర్గానికి సంబంధించిన ప్లాట్లు, నిర్మాణాలకు జిల్లా కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు

పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు పక్కన వెలిసిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపార్ట్‌మెంట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని టీఎస్ఐఐసీ అధికారులు గతంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామాలలో అక్రమ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అనుమతికి మించి వేసిన అంతస్తుల్లో రిజిస్ట్రేషన్లు చేయకూడదు. కానీ చట్టాల లొసుగులు, బ్రోకర్ల మాయాజాలంతో చెరువు భూముల్లో వెలిసిన అపార్ట్‌మెంట్లకు సైతం చకచకా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో సైతం దర్జాగా వెంచర్లు వెలుస్తున్నాయి. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకొని అడ్డదారిలో అమాయకులకు అంటగడుతున్నారు. బ్యాంకు లోన్లు తీసుకుని మరీ ఇళ్లు కడుతున్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, తెల్లాపూర్, అమీన్‌పూర్ ప్రాంతంలో అక్రమంగా వెలసిన అపార్ట్‌మెంట్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్లకు సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సాఫీగా జరిగిపోతున్నాయి. ఇక్కడ ప్రతీ రిజిస్ట్రేషన్‌కు ఓ లెక్కుంటది. నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ కార్యాలయంలో దళారులు లేకపోతే ఒక్క రిజిస్ట్రేషన్ కూడ జరగదని వినియోగదారులు చెబుతున్నారు.



సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం

దళారులను ఆశ్రయించ వద్దు

రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు దళారుల ఆశ్రయించవద్దు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా అధికారులను కలవాలి. అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డుకట్ట వేస్తాం.

– రామ్మోహన్, సబ్ రిజిస్ట్రార్, సంగారెడ్డి

ఉత్సాహంగా జాతీయ క్రీడా దినోత్సవం



పోటీలను ప్రారంభిస్తున్న డీఈఓ వెంకటేశ్వర్లు

సంగారెడ్డి ఎడ్యుకేషన్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు గురువారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించారు. భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పోటీలను డీఈఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. జిల్లా బీసీ సంక్షేమం అధికారి జగదీష్, జిల్లా యువజన క్రీడల అధికారి ఖాసిం బేగ్, టీఎస్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎండీ జావిద్ అలీ, సెక్రెటరీ రవి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.

కేసులు త్వరగా పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్ : ఖైదీల కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం కందిలోని సెంట్రల్ జైలు ను ఆయన సందర్శించారు. ఖైదీలకు కావాల్సిన సదుపాయా లు కల్పిస్తూ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం వంటశాల, పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

జేఎల్ ప్రమోషన్‌లు ఇవ్వాలి



సభ్యత్వ నమోదులో శ్రీనివాస్ రాథోడ్

రామచంద్రాపురం(పటాన్‌చెరు) : ప్రభుత్వ తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జేఎల్ ప్రమోషన్‌లు ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ప్రకాశ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యత నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో తమ యూనియన్ ముందుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు పోచయ్య, మమత, రామారావు, సరియ, పుష్పలత, ఉషశ్రీ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూచిపుడి నృత్యంలో జోగిపేట విద్యార్థిని ప్రతిభ

– వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు



అవార్డు అందుకుంటున్న స్నిద్దశ్రీ

జోగిపేట(అందోల్): కూచిపూడి నృత్యంలో జోగిపేట పట్టణానికి చెందిన సాయి కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి స్నిద్దశ్రీకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించినట్లు గురువారం పాఠశాల కరస్పాండెంట్ ఎస్.నాగరాజు తెలిపారు. సంస్థ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడితో పాజి అనంత కిషన్, నాట్య గురువు జ్యోతి కులకర్ణి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందుకుంది. స్నిద్దశ్రీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించడంపై పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలు జరిగిన విషయం తెలిసిందే.

పెండింగ్ డీఏలను చెల్లించాలి

కొండాపూర్(సంగారెడ్డి): పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించడంతోపాటు తక్షణమే పీఆర్‌సీ అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మల్కాపూర్‌లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం టీపీటీఎఫ్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి డీఈడీ, బీఈడీ వారితో ఉమ్మడిగా ప్రమోషన్‌లు కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయడంతోపాటు పాతల పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని కోరారు. తమ ఎన్నికకు సహకరించిన వారికి నూతన అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు రామచందర్, రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్, ఎన్నికల అధికారి, అశోక్ కుమార్, పుండరికం, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

మందుల కోసం వెళ్లి..

- వ్యక్తి అదృశ్యం

చేగుంట(తూప్రాన్): వ్యక్తి అదృశ్యమైన ఘటన చేగుంటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణానికి చెందిన షేక్ ఆసీఫ్ రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం నాంపల్లి రైల్వే ఆస్పత్రిలో మందులు తెచ్చుకునేందుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. నాటి నుంచి అసిఫ్ ఇంటికి రాకపోగా ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం అసీఫ్ భార్య సిరీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సాక్షి క్లాసిఫైడ్స్

WANTED

■ ప్రముఖ కంపెనీలో వర్క్ చేయుటకు స్త్రీ పురుషులు కావలెను. Qul:10th–డిగ్రీ, Sal: 20k-30k మీ అడ్రస్ వాట్సప్ చేయగలరు. వర్క్ ఫ్రం హోం అవకాశం కలదు. 81218 18692 [G-9012]

గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రత్యుత్తరం చాల్సిందిగా మా పాఠకులను కోరుతున్నది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బుల ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.


స్మార్ట్‌గా జహీరాబాద్

ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీతో భారీగా విస్తరించనున్న పట్టణం

జహీరాబాద్ పట్టణ ప్రాంతానికి మహర్దశ రానుంది. ఈ ప్రాంతాన్ని కేంద్రం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో భారీగా విస్తరించనుంది. జహీరాబాద్ ప్రాంతానికి 2013లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు మంజూరైనా ఇప్పటి వరకు పురోగతి లేకుండా పోయింది. దశాబ్దం గడిచినా ఇంకా భూ సేకరణ అంశం కొలిక్కి రాలేదు. ఈ ప్రాజెక్టుపై దశాబ్ద కాలంగా జహీరాబాద్ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తి పెంచుకొని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రాజెక్టు విషయంలో పురోగతే లేకపోవడంతో ప్రజలు మర్చిపోయారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ప్రకటించడంతో ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. – జహీరాబాద్



- 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
- ఈ ప్రాంత ప్రజల్లో చిగురించిన ఆశలు
- పెరగనున్న ఉపాధి అవకాశాలు
- వ్యాపార రంగానికి మరింత ఊపు
- వ్యవసాయ రంగంపై ప్రభావం



జహీరాబాద్ పట్టణం, (ఇన్‌సెట్‌లో) ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం గుర్తించిన ప్రాంతం మ్యాప్

జహీరాబాద్ పట్టణం గృహ సముదాయం, వ్యాపార పరంగా ఇప్పటికే తూర్పు వైపున కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామం వరకు విస్తరించుకుంది. పడమర వైపు రాష్ట్ర సరిహద్దు వరకు విస్తరించింది. ఉత్తరం వైపు కర్ణాటకలోని బీదర్ నగరాన్ని కలుస్తూ విస్తరించుకుంది. దక్షిణం వైపున మొగుడంపల్లి మండలంతో కలిసి పోయింది. స్మార్ట్ సిటీ రావడంతో ప్రధాన నగరాలకు అనుగుణంగా రూపుదిద్దుకోనుంది. రూ.2,361 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం సైతం ప్రకటించింది. న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో గుర్తించిన 12,500 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం గుర్తించిన భూముల్లోనే స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆశలు

స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో జహీరాబాద్ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. నిమ్జ్‌పై ఆశలు వదులుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఊరటనిచ్చినట్లయింది. 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్‌కు నిమ్జ్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందు కోసం 12,659 ఎకరాల భూమిని సేకరించాలని ప్రతిపాదించింది. మొదట్లో అసైన్‌మెంట్ భూములకు పరిహారం చెల్లించి సేకరించినా ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో ప్రాజెక్టు అంశం పెండింగ్‌లో ఉండిపోయింది. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో అంతగా ఆసక్తి చూపకపోవడం, నిధులు కేటాయించక పోవడంతో ఈ అంశం మరుగున పడింది. అధికారులు మాత్రం మొక్కుబడిగా భూ సేకరణ ప్రక్రియను కొనసాగించారు.

వ్యాపార రంగానికి ఊపు

స్మార్ట్ సిటీ ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాంతంలో వ్యాపార రంగానికి మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే జహీరాబాద్ పట్టణం పెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది. పట్టణం ఎటూ 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడంతో వ్యాపారాలు మరింత విస్తరించనుంది.

వ్యవసాయ రంగంపై ప్రభావం

ఈ ప్రాంతమంతా స్మార్ట్ సిటీగా విస్తరించనున్నందున ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది రైతాంగానికి నిరాశకు గురి చేస్తోంది. వ్యవసాయ కూలీలు లభించక వ్యవసాయం కుంటుపడే అవకాశం ఉందని రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితి ఉండటంతో చెరకు కోత, పత్తి తీసే పనులకు పక్క రాష్ట్రాల కూలీలపై ఆధార పడుతున్నారు. భవిష్యత్‌లో కూలీల సమస్య మరింత వేధించే అవకాశం ఉందని రైతాంగానికి బెంగ పట్టుకుంది.

ప్రాజెక్టు ఏర్పాటు వేగిరం

కేంద్రం స్మార్ట్ సిటీ ఏర్పాటును ప్రకటించడంతో ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటన్నింటితోపాటు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనుల్లో వేగం ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అవసరం మేరకు నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్, మెటల్, నాన్ మెటాలిక్, మెషినరీ పరిశ్రమలు స్మార్ట్ సిటీలో ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి



కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌ను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం సంతోషకరమైన విషయం. ఈ ప్రాజెక్టు వేగిరంగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఉంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరిగి పట్టణం మరింత అభివృద్ధిని సాధించగలుగుతుంది.

– కె.మాణిక్‌రావు, ఎమ్మెల్యే, జహీరాబాద్

నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు



నిరుద్యోగులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. న్యాక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం అవసరమైన మేరకు భూమిని కేటాయించేలా చూస్తాం. ఇదే భవనంలో సెట్విన్ నైపుణ్య శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి స్మార్ట్‌సిటీలో ఉపాధి అవకాశాలు కల్పించేలా పాటుపడతాం.

– ఎస్.గిరిధర్‌రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్

మెండుగా ఉపాధి అవకాశాలు

స్మార్ట్ సిటీ ఏర్పాటుతో యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక్షంగా 1.74 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండగా పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.



వైద్య పరిశోధనలకు

ఇదో చక్కటి వేదిక

- సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్
- ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 'మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ప్రారంభం



రీసెర్చ్ యూనిట్‌ను ప్రారంభిస్తున్న విమలాథామస్, కిషోర్‌కుమార్, వైద్యాధికారులు

సిద్దిపేటకమాన్: అధ్యాపకులకు, విద్యార్థులకు వైద్య పరిశోధనలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని తద్వారా వైద్య ఆరోగ్య రంగాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్ అన్నారు. డీహెచ్ఆర్, ఐసీఎమ్ఆర్ ఢిల్లీ నిధులతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను లోకల్ రీసెర్చ్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ డాక్టర్ అశ్విన్‌దలాల్, హైదరాబాద్ సీడీఎఫ్‌డీకి చెందిన సైంటిస్టులు డాక్టర్ కార్తీక్ భరద్వాజ్, డాక్టర్ ఉదయ్‌కుమార్, డాక్టర్ విజయ్‌కుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిపుణుల బృందంతో కూడిన మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ఎంఆర్‌యూ అధ్యాపకులు, వైద్య విద్యార్థులకు ఉపయోకరంగా ఉంటుందన్నారు. పరిశోధనలకు వేదికగా ఉపయోగపడుతుందన్నారు. దీంతో వైద్యారోగ్య రంగాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రీసెర్చ్ సెంటర్‌ను హైదరాబాద్ తర్వాత సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఈ యూనిట్‌లో అనేక ప్రాజెక్టులు చేపడుతామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిమ్స్ డాక్టర్ నాగమణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, డాక్టర్ చందర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల వైద్యులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వీపీఓ వ్యవస్థను మరింత బలపర్చాలి

సిద్దిపేట సీపీ అనురాధ



మాట్లాడుతున్న సీపీ అనురాధ

మిరుదొడ్డి(దుబ్బాక): వీపీఓ (విలేజ్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థను బలపర్చడంతోపాటు ప్రతీ రోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులను నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.బి అనురాధ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ ఏరియాను, స్టేషన్ పరిధిలోని పార్టు 2 మ్యాపులను, మాల్ రూమ్ పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, వంటి మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేయాలన్నారు. అమ్మేవారిపైనే కాకుండా వాటిని సేవించే వారిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. పాత నేరస్తులైన కేడీలు, డీసీలు, సస్పెక్ట్‌లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ మధు, ఎస్‌ఐలు బోయిని పరశురాములు, కమలాకర్, ఐటీ సెల్ ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, ఏఎస్‌ఐ శేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు ప్రమోద్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌పీసీలే నేరుగా ధాన్యం కొనుగోళ్లు

నాబార్డు డీడీఎం కృష్ణతేజ



సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణతేజ

జహీరాబాద్: దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల సంస్థ అయిన (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ) ఎఫ్‌పీసీలే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాయని నాబార్డు డీడీఎం కృష్ణతేజ అన్నారు. గురువారం మండలంలోని దిడ్గి గ్రామంలో గల డీడీఎస్-కేవీకేలో నారింజ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎఫ్‌పీసీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో మార్కెటింగ్ ఎలా చేయాలి, రైతుల వద్ద నుంచి ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకునే వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ.. దళారుల ప్రమేయం లేకుండా ఎఫ్‌పీసీలే ధర నిర్ణయించి రైతుల వద్ద కొనుగోళ్లు చేసి మార్కెట్‌లో విక్రయించాలన్నారు. ధాన్యం నాణ్యత ఎలా ఉండాలి, తేమ ఎంత మేర ఉండాలి, ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి నిరంతరం ఎఫ్‌పీసీలకు తెలియజేస్తామన్నారు. రైతుల వద్ద నుంచి ఉత్పత్తి అవుతున్న కంది, సోయాబీన్, మొక్కజొన్నను ఎఫ్‌పీసీల ద్వారా కొనుగోళ్లు చేయాలన్నారు. సమావేశంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 50 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రైతులు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, మార్కెటింగ్ కార్యదర్శి అనిల్‌బాబు, ఉద్యాన అధికారి పండరి, కర్ణాటక ఏడీఎం కంపెనీ ప్రతినిధులు ఉల్వప్ప, మంజూనాథ్, కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, శైలజ నారింజ రైతు మిత్ర సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుప్రసిత రెడ్డి, అర్చనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గంజాయి విక్రేతల అరెస్టు

- పోలీసుల అదుపులో ఏడుగురు



వివరాలు వెల్లడిస్తున్న సీఐ మహేందర్‌రెడ్డి

జగదేవ్‌పూర్(గజ్వేల్): గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ చంద్రమోహన్ తన సిబ్బందితో కలిసి బుధవారం జగదేవ్‌పూర్ గ్రామ సమీపంలో కాల్వ వద్ద పెట్రోలింగ్ చేస్తున్నారు. మునిగడప గ్రామానికి చెందిన పల్లెపాటి వెంకటేశ్ ద్విచక్ర వాహనం తనిఖీ చేయగా కేజీ 300 గ్రాముల గంజాయి లభించింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మరో యువకుడు జశ్వంత్ వద్ద కేజీ గంజాయి లభ్యమైంది. ఇతడు చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ,ప్రేమ్‌రాజు వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకోగా వారిని అరెస్ట్ చేశారు. అలాగే, బాలకిషన్, సంపత్ అనే ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పోలీసులకు కనిపించగా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన కోహెడ వెంకటేశ్, మునిగడపకు చెందిన వెంకటేశ్ ఇద్దరూ కలిసి భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి పోతిరెడ్డిపల్లి, చేర్యాల, జగదేవ్‌పూర్ గ్రామాల్లో యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు ఏడుగురు యువకుల నుంచి మూడు కేజీల 320 గ్రాముల గంజాయి, నాలుగు బైక్‌లు, 2 వేల నగదుతోపాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ చంద్రమోహన్, ఏఎస్‌ఐ రమణరెడ్డి, పోలీస్ సిబ్బంది జనార్దన్, లింగం, తాజోద్దీన్, శశికాంత్ పాల్గొన్నారు.

బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు

జహీరాబాద్ టౌన్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మెజిస్ట్రేట్ జయంతి గురువారం జీవిత ఖైదు విధించినట్లు జహీరాబాద్ డీఎస్పీ రామోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్‌కు చెందిన ఓ మూగ బాలిక ఒంటరిగా ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన మహ్మద్ జబ్బార్(19) 2018లో అత్యాచార్యం చేశాడు. అప్పట్లో ఆమె తండ్రి చిరాగ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ గణేశ్ కేసు నమోదు చేసి నేరస్తుడిని కోర్టులో రిమాండ్ చేశారు. కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో కోర్టు మెజిస్ట్రేట్ జయంతి నిందితుడు జబ్బార్‌కు జీవిత ఖైదు, రూ.20 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకుంటే ఏడాది సాధారణ జైలు శిక్ష ఉంటుందన్నారు.

భెల్ కార్మికుడు ఆత్మహత్య



అర్జున్‌రావు(ఫైల్)

రామచంద్రాపురం(పటాన్‌చెరు): భెల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో కార్మికుడైన సత్యహనుమా అర్జున్ రావు(39) తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని భెల్ సైబర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2015లో వివాహం కాగా రెండేళ్లకు దంపతుల మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల కిందట తల్లి కూడా మృతి చెందింది. అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లాడు. గురువారం అర్జున్‌రావు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆదాయ పన్నులపై అవగాహన

రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్ఈఎల్ పరిశ్రమలో టీడీఎస్, టీసీఎస్‌లపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆదాయ పన్ను శాఖ కమిషనర్ (టీడీఎస్) కొక్కిటిగడ్డ జగ్జీవన్ రావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో బెల్ ఈడీ (పీఎంజీ అండ్ పీఈఎస్‌డీ) శ్రీనివాస్ రావు, ఈడీ కేబీ రాజా, జీఎం మాలతి, ఏజీఎం అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



అవగాహన కార్యక్రమంలో జగ్జీవన్‌రావు

జాతీయ స్థాయిలో రాణించడం శుభసూచికం



ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): క్రీడాకారులతో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం శుభసూచికమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. అదే విధంగా ఈ పాఠశాలలో చదివి, పీఈటీ ట్రెయినింగ్‌లో సీటు సాధించిన విద్యార్థినులను సన్మానించారు. పాఠశాలకు సౌండ్ సిస్టమ్, మినీవాటర్ ట్యాంక్, 100 మంది విద్యార్థినులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి, ఉదయశ్రీ, ప్రభు, బాల సరస్వతీ, అశోక్‌రెడ్డి, పద్మావతి, శ్రీనివాస్‌గౌడ్, సుజాత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



సంగారెడ్డి: క్రీడా జ్యోతి వెలిగిస్తున్న అధికారులు

జిల్లా స్థాయి హాకీ పోటీలు ప్రారంభం

సంగారెడ్డి: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో హాకీ పోటీలను గురువారం నిర్వహించారు. ఈ పోటీల్లో డీఈఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ఖాసీం భేగ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ ప్రారంభించారు. హాకీ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, గౌస్, శ్రీకాంత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

దారి దోపిడీ దొంగలకు ఏడేళ్ల జైలు

పటాన్‌చెరు టౌన్: దారి దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాకు సంగారెడ్డి జిల్లా కోర్టు జైలు, జరిమానా విధించింది. పోలీసుల కథనం మేరకు.. 2016 మార్చి 5న అమీన్‌పూర్ మండల పరిధిలోని పటేల్‌గూడా హెచ్‌పీ గ్యాస్ సూపర్‌వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి రోజు మాదిరిగానే పటేల్‌గూడ గ్యాస్ గోదాంకు సంబంధించి రూ.6.28 లక్షలు తీసుకొని పటాన్‌చెరు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో పటాన్‌చెరు డివిజన్ సమీపంలో కోళ్ల ఫారమ్ వద్దకు రాగానే కారులో కొందరు వ్యక్తులు వచ్చి బైక్‌ను ఆపి విష్ణువర్ధన్ కళ్లలో కారం కొట్టి డబ్బులు తీసుకొని పరారయ్యారు. బాధితుడు అప్పట్లో పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ లింగేశ్వర్‌రావు కేసు నమోదు దర్యాప్తు చేపట్టి అప్పట్లోనే నిందితులను పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా దారి దోపిడీకి పాల్పడిన ఐడీఏ బొల్లారానికి చెందిన రామారావు, దేవేందర్ రావు, ఫిరోజ్, సంతోష్, మోహన్, సంజయ్ కుమార్, గణేశ్ అలియాస్ శ్రీనివాస్ రావును గురువారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చారు. అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి రాధా కృష్ణ చౌహాన్ కేసు పూర్వపరాలను పరిశీలించి నిందితులకు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులు అప్పటి సీఐ లింగేశ్వర్‌రావు, ప్రస్తుత పటాన్‌చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి, పీపీ నిర్మల, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కిషన్ సింగ్, ధనుంజయ, రాజశేఖర్, కోర్ట్ లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు.

పత్తి పంట ధ్వంసం

పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని ఉత్తులూర్ గ్రామశివారులో మన్నె క్రిష్ణకు చెందిన పత్తి పంటను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. గురువారం ఉదయం పంట పొలానికి వెళ్లగా పంట ధ్వంసమై కనిపించింది. సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ శంకర్‌కు ఫిర్యాదు చేశాడు.



ధ్వంసమైన పత్తి చేను